బాల్యంపై భారం

- నర్సరీ, ఎల్కేజీల్లో పుస్తకాల మోత
- వయస్సుకు మించిన భారంతో
- ఎదుగుదలకు ఆటంకం
  ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్న వైద్యులు

రాప్తాడు: ఆడుతూ పాడుతూ గడపాల్సిన బాల్యం పుస్తకాల మోతతో బరువెక్కుతోంది. ఏటా పై తరగతికి వెళ్తుంటే.. పుస్తకాల సంఖ్య కూడా దానికి తగ్గట్టుగానే పెరుగుతోంది. ప్రైవేట్ స్కూళ్లలో అయితే పుస్తకాలను మోస్తూ సతమతవుతున్నారు. బ్యాగునిండా పుస్తకాలతో రెండు, మూడు అంతస్తుల మెట్లు ఎక్కేందుకు అవస్థలు పడుతున్నారు. నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ విద్యార్థులు స్కూలు బ్యాగులు మోయకూడదు. మిగిలిన తరగతులకు సంబంధించి విద్యార్థి శరీర బరువులో పదో వంతు ఉండాలని చిల్డ్రన్స్ స్కూల్ బ్యాగ్ యాక్ట్–2006 చెబుతోంది. ప్రతి పాఠశాలలో ఆ పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల పుస్తకాలకు లాకర్లు ఏర్పాటు చేయాలి. ఏ రోజు పుస్తకాలు ఆరోజు ఇవ్వాలని తల్లిదండ్రులకు మార్గదర్శకాలు ఇవ్వాలి. ఇలాంటి సౌకర్యాలు కల్పించకపోయినా.. నిబంధనలు పాటించకపోయినా పాఠశాలలపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలు విధిగా ప్రభుత్వం ముద్రించిన పాఠ్యపుస్తకాలతోనే విద్యార్థులకు పాఠాలు బోధించాలి. స్టేట్, సీబీఎస్ఈ సిలబస్ మినహా మరే ఇతర పాఠ్యాంశాలను బోధించరాదని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఐఐటీ కోచింగ్, స్మార్ట్ క్లాసుల పేరుతో ప్రైవేటు ముద్రణ సంస్థల నుంచి పుస్తకాలను కొనుగోలు చేయాల్సిందిగా తల్లిదండ్రులకు సూచిస్తున్నారు.

35 వేల మంది విద్యాభ్యాసం..

రాప్తాడు నియోజకవర్గంలో రాప్తాడు, కనగానపల్లి, రామగిరి, చెన్నేకొత్తపల్లి, రామగిరి, అనంతపురం రూరల్ మండలాల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు దాదాపుగా 298 ఉన్నాయి. వీటిలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో దాదాపుగా 35 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఆరు సబ్జెక్టులకు ఆరు పాఠ్య పుస్తకాలు, మరో ఆరు నోట్ బుక్స్, కాపీ రైట్‌కు సంబంధించి నాలుగు పుస్తకాలు ఉంటాయి. ప్రైవేటు పాఠశాలలు మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. తల్లిదండ్రులపై ఫీజులు, విద్యార్థులపై పుస్తకాల భారం మోపుతున్నాయి. ఒకటో తరగతి చదివే విద్యార్థికి సాధారణంగా 12 నుంచి 14 పుస్తకాలు ఉండాలి. కానీ 32 నుంచి 34 పుస్తకాలు ఉంటున్నాయి. ప్రింటెడ్ కాపీరైట్ ప్రింటెడ్ కలర్ కాంపోజింగ్, హోం, స్కూల్ ఎక్సర్ సైజు, రైటింగ్ ఇంప్రూమెంట్, లాంగ్వేజ్ డిక్షనరీ, డ్రాయింగ్ తదితర పుస్తకాలు అదనంగా జోడిస్తున్నారు. అవసరమైన పుస్తకాలు మోస్తున్న చిన్నారుల వెన్నముకపై తీవ్ర ప్రభావం పడి ఎదుగుదల లోపించే ప్రమాదం ఉంది.

వైద్య నిపుణుల సూచనలు

- పిల్లల్లో సాధారణంగా 15 ఏళ్లలోపే శరీరంలో వివిధ మార్పులు చోటు చేసుకుంటాయి. పాఠశాల వయసులో మోయాల్సిన భారం కంటే అధిక బరువు మోయడంతో వెన్నుముఖ సమస్యలు తలెత్తుతాయి.
- ఎక్కువ పుస్తకాలు ఉన్న పక్షంలో ఉపాధ్యాయుల సలహా మేరకు ఏ రోజు అవసరమైన పుస్తకాలు ఆ రోజు తీసుకెళ్లేలా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి.
- బ్యాగును రెండు భుజాలపై సమాన బరువుతో తగిలించుకోవాలి. ఒక వైపు తగిలించుకుంటే భుజం, మెడ నొప్పి వస్తుంది.
- నిత్యం వ్యాయామం చేయడం వల్ల శారీరక పరమైన ఇబ్బందులు అధిగమించవచ్చు.
- విద్యార్థి బరువులో పుస్తకాల బరువు మూడవ వంతు మించరాదు. ఉదాహరణకు 20 కిలో బరువు ఉన్న విద్యార్థి మూడు కిలోల పుస్తకాలు మాత్రమే మోయాలి.



రాప్తాడులో పాఠశాలకు వెళ్తున్న విద్యార్థులు

పుస్తకాల బరువు తగ్గించాలి



చదువు విద్యార్థిలో చైతన్యం తీసుకురావాలి. విజ్ఞానంపై వారిలో ఆసక్తిని పెంచాలి. కానీ నేటి చదువులకు తీసుకెళ్లే పుస్తకాలు విద్యార్థులకు భారంగా మారుతున్నాయని ఎన్నో అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. దీనిపై తల్లిదండ్రులు, విద్యా సంస్థల యాజమాన్యాలు, ప్రభుత్వాలు కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. పుస్తకాల బరువు కారణంగా చిన్నతనంలోనే మానసిక బలహీనత బారిన పడే ప్రమాదముంది. ఈ బరువులు ఇలానే మోస్తే భవిష్యత్‌లో వారిని వెన్నపూస, నడుము, కండరాల నొప్పులు బాధిస్తాయి. విద్యార్థి ఆనందంగా, ఆరోగ్యంగా విద్యాభ్యాసం చేయాలంటే వారు మోసుకెళ్లే పుస్తకాల బ్యాగు బరువు తగ్గించాల్సి ఉంది.

– శివకృష్ణ, వైద్యాధికారి, రాప్తాడు

క్లుప్తంగా

కలెక్టర్‌ను కలిసిన ఎస్పీ



కలెక్టర్ వినోద్ కుమార్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న ఎస్పీ జగదీష్

అనంతపురం అర్బన్: కలెక్టర్ వి.వినోద్ కుమార్‌ను నూతనంగా నియమితులైన ఎస్పీ పి.జగదీష్ సోమవారం కలెక్టరేట్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి, జిల్లా పరిస్థితులపై కొద్దిసేపు చర్చించారు.

నేడు సంగీత విభావరి

అనంతపురం కల్చరల్: నగరంలోని అనంతపురం క్లబ్‌లో మంగళవారం సాయంత్రం పద్మశ్రీ ఘంటసాల సంగీత కళాభారతి ఆధ్వర్యంలో సంగీత విభావరి నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు సురేష్‌బాబు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఆత్మీయ అతిథులుగా విచ్చేస్తారని కళాభిమానులందరూ తరలిరావాలన్నారు.

15 ఫిర్యాదుల స్వీకరణ

అనంతపురం కార్పొరేషన్: నగరపాలక సంస్థలో సోమవారం అదనపు కమిషనర్ శ్రీహరిబాబు, డిప్యూటీ కమిషనర్ వెంకటేష్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. టౌన్ ప్లానింగ్ విభాగం 7, ప్రజారోగ్య విభాగం 5, ఇంజినీరింగ్ 3 చొప్పున మొత్తం 15 ఫిర్యాదులు వచ్చాయి.

బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ చేయండి



సమస్య విన్నవించేందుకు కలెక్టరేట్‌కు వచ్చిన దివ్యాంగులు

అనంతపురం అర్బన్: బ్యాక్‌లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని దివ్యాంగులు కోరారు. సోమవారం కలెక్టరేట్‌కు వచ్చిన దివ్యాంగులు శ్రీనివాసులు, దేవదాసు, నారాయణమ్మ, టి.భాగ్యలక్ష్మి, జి.భాగ్య, ఎస్.అపర్ణ, తదితరులు తమ సమస్యను వివరించారు. దివ్యాంగులకు సంబంధించి 29 బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడంతో దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొన్నారు. మెరిట్ జాబితా అనంతరం తాము మెడికల్ టెస్ట్‌కు కూడా వెళ్లి వచ్చామని తెలిపారు. అయితే ఖాళీల భర్తీ విషయంలో జాప్యం జరుగుతోందన్నారు. నాలుగు నెలలుగా తిరుగుతున్నా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. వెంటనే స్పందించి న్యాయం చేయాలని కోరారు. అనంతరం కలెక్టర్ వినోద్ కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

అటానమస్ కళాశాలల పాత్ర కీలకం

అనంతపురం: వర్సిటీ పురోగతిలో అటానమస్ కళాశాలల పాత్ర కీలకమని జేఎన్‌టీయూ అనంతపురం వీసీ ప్రొఫెసర్ హెచ్. సుదర్శనరావు అన్నారు. సోమవారం జేఎన్‌టీయూ అనంతపురం పరిధిలోని అటానమస్ కళాశాలల ప్రతినిధులు జేఎన్‌టీయూ అనంతపురం ఇంచార్జి వీసీ ప్రొఫెసర్ హెచ్.సుదర్శనరావు, ఓఎస్డీటూ వీసీ ప్రొఫెసర్ ఓ దేవన్న, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎస్. కృష్ణయ్యలను ఘనంగా సత్కరించారు. అటానమస్ కళాశాలల సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు.

భూసారంపై అవగాహన తప్పనిసరి



భూసార పరీక్షా కేంద్రానికి వచ్చిన ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు

అనంతపురం సెంట్రల్: భూసారంపై అవగాహన ఉన్నప్పుడే అధిక దిగుబడులు సాధించడానికి వీలవుతుందని వ్యవసాయశాఖ (భూసార పరీక్ష కేంద్రం) ఏడీ పుష్పలత సూచించారు. సోమవారం ఆర్ట్స్ కళాశాలలో ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చదువుతున్న విద్యార్థులకు భూసార పరీక్షల వలన ఉపయోగాలు, సూక్ష్మ పోషకాలపై అవగాహన కల్పించారు. రైతులు విచ్చలవిడిగా రసాయనిక ఎరువులు వాడకుండా, భూసారం పెరిగేందుకు అవసరమైన చర్యలు తీసుకునే విధంగా చైతన్య పర్చాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్ట్స్ కళాశాల లెక్చరర్లు రాజశేఖరరెడ్డి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

అర్థమయ్యేలా బోధించండి

చెన్నేకొత్తపల్లి: ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థులకు పాఠాలు సులభంగా అర్థమయ్యేలా సరళరీతిలో బోధించాలని ఎంఈఓ–1 మున్వర్ బాషా, ఎంఈఓ–2 ప్రసూన్ కుమార్ నాయుడు ఆదేశించారు. సోమవారం మండల పరిధిలోని న్యామద్దెల కాంప్లెక్స్ పరిధిలోని పాఠశాల ఉపాధ్యాయులకు న్యామద్దెల ఉన్నత పాఠశాలలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓలు మాట్లాడుతూ.. విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచాలన్నారు. సబ్జెక్టుపై ఏకాగ్రత కలిగే విధంగా ఉపాధ్యాయులు బోధించాలన్నారు. ముఖ్యంగా ఇంగ్లిష్, మ్యాథ్స్ సబ్జెక్టుల్లో సందేహాలను నివృత్తి చేయాలన్నారు.

రేపటి నుంచి ఇంటింటా ఓటరు సర్వే



కనగానపల్లి: బీఎల్‌ఓలకు సూచనలిస్తున్న తహసీల్దార్ రమాదేవి



రాప్తాడు: మాట్లాడుతున్న తహసీల్దార్ విజయకుమారి

కనగానపల్లి: 2025లో జరిగే పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లో ఓటరు సర్వేను పక్కాగా చేపట్టాలని తహసీల్దార్ రమాదేవి బీఎల్‌ఓలను ఆదేశించారు. సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో బీఎల్‌ఓ, రెవెన్యూ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటా చేపట్టే ఓటరు సర్వేపై బీఎల్‌ఓలకు పలు సూచనలు అందించారు. ఓటరు జాబితాలను సక్రమంగా పరిశీలించి తప్పుఒప్పులను సరిదిద్దుకోవాలన్నారు. కార్యక్రమంలో పలువురు వీఆర్వోలు, బీఎల్‌ఓలు పాల్గొన్నారు.

రాప్తాడు: ఇంటింటా ఓటరు సర్వేను పక్కాగా నిర్వహించాలని తహసీల్దార్ విజయకుమారి సూచించారు. సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో బీఎల్‌ఓలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈనెల 20 నుంచి ఇంటింటా ఓటరు సర్వే చేయాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులతో పాటు ఇప్పటి వరకు ఓటు హక్కు పొందని వారికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు సేకరించి ఓటరుగా నమోదు చేయాలన్నారు. ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు, తొలగింపులు చేసుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించిందన్నారు. కార్యక్రమంలో బీఎల్‌ఓలు తదితరులు పాల్గొన్నారు.

తూముచెర్ల రోడ్డు బాగు చేయిస్తాం

సాక్షి ఎఫెక్ట్..

కనగానపల్లి: గుంతలమయంగా ఉన్న తూముచెర్ల–అనంతపురం రహదారికి వెంటనే మట్టి వేయించి రోడ్డును బాగు చేయిస్తామని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత తెలిపారు. మండలంలోని తూముచెర్ల నుంచి రంగంపేట మీదుగా అనంతపురం వెళ్లే రహదారి దుస్థితిపై సోమవారం సాక్షిలో రహదారి ఇలా.. ప్రయాణం ఎలా? అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రభుత్వ అధికారులతో కలసి సోమవారం మధ్యాహ్నం తూముచెర్ల గ్రామానికి వెళ్లి రహదారిని పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక గ్రామస్తులు, వాహనదారులతో మాట్లాడి రహదారి దుస్థితిపై ఆరా తీశారు. వర్షాకాలంలో ఈ రహదారి గుండా వెళ్లాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే మట్టి పనులు చేపట్టి రహదారిపై పడిన గుంతలను పూడ్చించాలని పంచాయతీరాజ్ ఇంజినీర్లను ఎమ్మెల్యే ఆదేశించారు. అనంతరం శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి తారురోడ్డు నిర్మాణ పనులకు అంచనాలు తయారు చేయించాలని సూచించారు. పంచాయతీరాజ్ డీఈ రామచంద్రారెడ్డి, జేఈ నారాయణ స్వామి, మండల టీడీపీ నాయకులు కన్వీనర్ పోతలయ్య, నెట్టం వెంకటేష్, తూంచర్ల హరి, అంకె వన్నూరప్ప, పాల్గొన్నారు.



దెబ్బతిన్న రహదారిని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే పరిటాల సునీత

25న జిల్లా స్థాయి యోగా పోటీలు

అనంతపురం కల్చరల్: స్థానిక షిర్డీ నగర్‌లోని వివేకానంద భవన్‌లో ఈనెల 25న జిల్లా స్థాయి యోగా పోటీలు నిర్వహిస్తున్నట్లు వివేకానంద యోగా కేంద్రం అధ్యక్షుడు మెళవాయి రాజశేఖరరెడ్డి తెలిపారు. సోమవారం వివేకానంద భవన్‌లో జరిగిన సమావేశంలో అసోసియేషన్ పాట్రన్ రవికాంత్‌రమణ, కార్యదర్శి మారుతీ ప్రసాద్‌తో కలిసి వివరాలు వెల్లడించారు. సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్లకు ట్రెడిషనల్ యోగా, ఆర్టిస్ట్ సోలో, ఆర్టిస్టు పెయిర్, రిథమిక్ పెయిర్ తదితర విభాగాల్లో పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. 45 ఏళ్లు పైబడిన వారికి కేవలం ట్రెడిషనల్ యోగా విభాగంలో మాత్రమే పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. విద్యార్థినీ, విద్యార్థులు, వయస్సుతో సంబంధం లేకుండా అందరూ యోగా పోటీల్లో పాల్గొనాలని తెలిపారు. మరిన్ని వివరాలకు తారక్ 9393938447, దివాకర్ 9963028694 నంబర్లకు సంప్రదించాలన్నారు.

ఇంటిగ్రేటెడ్ కోర్సుల అమలు



బ్లెకింగ్ వర్సిటీ అడ్మిషన్ల ప్రక్రియలో పాల్గొన్న జేఎన్‌టీయూ వీసీ హెచ్.సుదర్శనరావు

అనంతపురం: జేఎన్‌టీయూ అనంతపురం, బ్లెకింగ్ వర్సిటీ (స్వీడన్) సంయుక్తంగా ఇంటిగ్రేటెడ్ కోర్సులను అమలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా బీటెక్ కోర్సు మూడు సంవత్సరాలు జేఎన్‌టీయూ అనంతపురంలో, చివరి సంవత్సరం స్వీడన్‌లో పూర్తి చేయాల్సి ఉంటుంది. బీటెక్ డిగ్రీని జేఎన్‌టీయూను, బీఎస్ పట్టాను బ్లెకింగ్ వర్సిటీ ప్రదానం చేస్తుంది. అనంతరం ఎంఎస్ ప్రోగ్రాంను బ్లెకింగ్ వర్సిటీ, స్వీడన్‌లో చేయవచ్చు. ఈ కోర్సులో సోమవారం ఇద్దరు విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. వారికి అడ్మిషన్ పత్రాలను జేఎన్‌టీయూ అనంతపురం ఇన్‌చార్జ్ వీసీ ప్రొఫెసర్ హెచ్. సుదర్శనరావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎస్.కృష్ణయ్య, ఓఎస్డీటూ వీసీ ప్రొఫెసర్ ఓ దేవన్న తదితరులు అందజేశారు.


మహిళలపై దాడులు అరికట్టాలి



మాట్లాడుతున్న ఎస్కేయూ ఇన్‌చార్జ్ వీసీ ప్రొఫెసర్ బి.అనిత

అనంతపురం: మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని ఎస్కేయూ ఇన్‌చార్జ్ వీసీ ప్రొఫెసర్ బి.అనిత పేర్కొన్నారు. సోమవారం ఎస్కేయూ క్యాంపస్‌లో ఆల్‌ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి వీసీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకున్నాం. కానీ నానాటికీ మహిళలపై జరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తోందన్నారు. విద్యార్థినులు ధైర్యంగా, స్వీయ రక్షణలో విద్యాభ్యాసం చేసేలా ధైర్యసాహసాలు ప్రదర్శించాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఏ.కృష్ణకుమారి, ఏఐఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు వేమన తదితరులు పాల్గొన్నారు.

కనుల పండువగా బలరామ జయంతి



అలంకరణలో రాధా పార్థసారథులు

అనంతపురం కల్చరల్: కృష్ణాష్టమి వేడుకలకు ముందొచ్చే బలరామ జయంతి వేడుకలు సోమవారం ఇస్కాన్ మందిరంలో కనులపండువగా జరిగాయి. జిల్లా ఇన్‌చార్జి దామోదర గౌరంగదాసు నేతృత్వంలో జరిగిన జయంత్యుత్సవంలో అధిక సంఖ్యలో కృష్ణభక్తులు ఉత్సాహంతో భజన గీతాలనాలపించారు. రాధా పార్థసారథుల విగ్రహాలను వివిధ రకాల పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. హరేకృష్ణ నామస్మరణతో మందిరం ప్రతిధ్వనించింది. ఆధ్యాత్మిక ఉపన్యాసంలో దామోదర ప్రభు బలరామ జయంతి విశిష్టతను తెలియజేశారు. జగతిలో అన్నదమ్ముల అనుబంధానికి ప్రతీకగా బలరామకృష్ణులు ఆదర్శపురుషులుగా నిలిచారన్నారు. అనాదిగా వస్తున్న మైత్రీ బంధానికి గుర్తుగా సాగే వేడుకలు అందరిలో ప్రశాంతతను నింపుతాయని తెలిపారు. అనంతరం మహామంగళ హారతి, పుష్పాభిషేకం, తీర్థప్రసాద వితరణ జరిగాయి.

ఏఎన్‌ఎంలను ఆరోగ్యశాఖకు కేటాయించాలి



డీఎంహెచ్‌ఓ డాక్టర్ భ్రమరాంబ దేవికి వినతిపత్రం అందజేస్తున్న నాయకులు

అనంతపురం మెడికల్: జిల్లాలోని వివిధ సచివాయాల్లో విధులు నిర్వర్తిస్తున్న ఏఎన్‌ఎంలను ఆరోగ్యశాఖకు కేటాయించాలని ఏఐటీయూసీ నాయకులు కోరారు. సోమవారం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఈ భ్రమరాంబను కలిసి వినతిపత్రం సమర్పించారు. కూటమి ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో వివిధ విభాగాల్లో పని చేస్తున్న కార్యదర్శులను వారి మాతృ శాఖలకు బదలాయించిందన్నారు. కానీ సచివాయాల్లో విధులు నిర్వర్తిస్తున్న ఏఎన్‌ఎంలను ఆరోగ్యశాఖకు కేటాయించలేదని గుర్తు చేశారు. స్పందించిన డీఎంహెచ్‌ఓ.. సమస్యను రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ రాజారెడ్డి, రాజేష్, కృష్ణుడు, రజిని, యాస్మిన్ భాను, లక్ష్మి, జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.

భక్తిశ్రద్ధలతో శ్రావణ పౌర్ణమి



ఘనంగా సాగిన సత్యదేవుని వ్రతం



బ్రాహ్మణ వసతి గృహంలో ఉపాకర్మ వేడుకలు



పూజలందుకున్న కాశీవిశ్వేశ్వరుడు

అనంతపురం కల్చరల్: అజ్ఞాన తిమిరాంధకారాన్ని తొలగించే శ్రావణ పౌర్ణమి వేడుకలు సోమవారం పలు ఆలయాల్లో ఘనంగా జరిగాయి. హయగ్రీవ జయంతి, జంధ్యాల పౌర్ణిమ వేడుకలు కూడా కలిసి రావడంతో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు, సత్యదేవుని వ్రతాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మొదటి రోడ్డులోని రాఘవేంద్ర స్వామి మఠం, అశోక్ నగర్‌లోని శ్రీరమాసమేత సత్యనారాయణస్వామి ఆలయం, వివిధ బాబా మందిరాల్లో సామూహిక వ్రతాలు చేపట్టారు. తపోవనంలోని శ్రీక్షేత్రంలో హయగ్రీవుడికి అభిషేకాలు, అలంకార సేవలు నిర్వహించారు. భక్తులు బారులు తీరి స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. మధ్యాహ్నం పలుచోట్ల అన్నప్రసాద వితరణ జరిగింది. మూడవ రోడ్డులోని బ్రాహ్మణ విద్యార్థి వసతి గృహంలో ఉపాకర్మ వేడుకలు జరుపుకున్నారు. వేద పండితులు శాస్త్రోక్తంగా జంధ్యాలను మార్పించారు.

ఆత్మీయతకు ప్రతీక రక్షా బంధన్



మేయర్ వసీంకు రాఖీ కడుతున్న డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య



జేఎన్‌టీయూ వీసీ సుదర్శనరావుకు రాఖీ కడుతున్న బ్రహ్మకుమారి



మంత్రి సత్యకుమార్‌కు రాఖీ కడుతున్న డీఎంహెచ్‌ఓ డాక్టర్ భ్రమరాంబ దేవి

అనంతపురం కల్చరల్: రాఖీ పౌర్ణమిని జిల్లా వాసులు ఆనందోత్సాహాల నడుమ జరుపుకున్నారు. ప్రతి ఇంటా రక్షాబంధన్ సందడి నెలకొంది. అన్నలు, తమ్ముళ్లకు అన్నింటా విజయం చేకూరాలని అక్కచెల్లెమ్మలు రాఖీలు కట్టారు. స్వీట్లు తినిపించారు. పలు సంఘ శాఖల్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో శ్రావణ పౌర్ణమి వేడుకలు వినూత్న రీతిలో సాగాయి. కార్యక్రమానికి హాజరైన శిక్షకులు 'నీవు నాకు రక్ష.. నేను నీకు రక్ష.. మనిద్దరం దేశానికి రక్ష..' అంటూ ప్రతి ఒక్కరికీ రక్షాబంధనం గావించారు. అదే విధంగా అధికార అనధికార ప్రముఖులకు వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలు రాఖీలు కట్టి అనుబంధాన్ని చాటుకున్నారు. ఈశ్వరీయ విశ్వవిద్యాలయ బ్రహ్మకుమారీలు జిల్లా జడ్జి శ్రీనివాసులు, జేఎన్‌టీయూ వీసీ సుదర్శరావుతో పాటూ నగరంలోని పలువురు అధికారులకు రాఖీలు కట్టారు.

మాజీ ఎమ్మెల్యే అనంతకు రాఖీ కట్టిన నాయకురాళ్లు..

అనంతపురం కార్పొరేషన్/అనంతపురం మెడికల్: రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం నాయకురాళ్లు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డికి ఆయన నివాసంలో రాఖీ కట్టారు. స్వీట్లు తినిపించి, రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. అక్కా, చెల్లెళ్లకు దేవుడి దీవెనలు అని వేళలా ఉండాలన్నారు. ఈ మధ్య కాలంలో మహిళలపై అఘాయిత్యాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై దాడులను అరికట్టాలన్నారు. కార్యక్రమంలో రాజీవ్ కాలనీ సర్పంచ్ ఆశాబీ, ఎంపీటీసీ సంధ్య, కార్పొరేటర్లు, వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి, మైనార్టీ విభాగం రాష్ట్ర నాయకురాలు షేక్ మునీరా, నాయకురాళ్లు శోభారాణి, శోభాబాయి, సుజాత, శాంతి, భారతి, పార్వతి, తదితరులు పాల్గొన్నారు. మేయర్ వసీంకు ఆయన క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య, బ్రహ్మకుమారీలు రాఖీ కట్టారు. మేయర్ వసీం వారికి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌కు డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఈ భ్రమరాంబ దేవి రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.

ఆత్మకూరు/రాప్తాడు: ఆత్మకూరు, రాప్తాడులో రక్షాబంధన్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అక్కా, చెల్లెళ్లు తమ అన్న, తమ్ముళ్లకు రాఖీలు కట్టి హారతులు ఇచ్చారు. స్వీట్ తినిపించి, రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ కట్టినందుకు తోబుట్టువులకు కానుకలు అందించారు. రాప్తాడు మండల వ్యాప్తంగా పలు ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. పండమేటి వెంకటరమణ స్వామి ఆలయంతో పాటు నిలకంఠేశ్వర స్వామి, ఆంజనేయస్వామి దేవాలయం, మండల పరిధిలోని మరూరులో చిన్నకదిరయ్యస్వామి, పుల్లలరేవు, యర్రగుంట చెన్నకేశవస్వామి, హంపాపురంలో మౌనగిరి క్షేత్రంలో 39 అడుగుల ఆంజనేయస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి.

కంప్యూటర్, క్రాఫ్ట్ కోర్సుల దరఖాస్తుకు నేటితో ఆఖరు

అనంతపురం ఎడ్యుకేషన్: ఆఫీస్ ఆటోమేషన్, పీసీ మెయింటెనెన్స్, ట్రబుల్ షూటింగ్, ఆటోకాడ్ తదితర కంప్యూటర్ కోర్సులతో పాటు యోగా, బ్యూటీషియన్ క్రాఫ్ట్ కోర్సులకు దరఖాస్తు చేసుకునేందుకు నేటితో (మంగళవారం) గడువు ముగుస్తుందని సాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ సొసైటీ ప్రతినిధులు తెలిపారు. సొసైటీ డైరెక్టర్ యర్రగుంట ఓబిరెడ్డి సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు ఈ ఏడాది అక్టోబర్ 1న అనంతపురంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పరీక్షలు ఉంటాయని తెలిపారు. పదో తరగతి, ఇంటర్ ఆపై తరగతులు చేసిన వారు అర్హులని పేర్కొన్నారు.